
సాక్షి
ఒడిశా
ఆదివారం । 28 । జనవరి । 2024



శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

నగదు	రూ.6,61,354
బంగారం	520 మిల్లీ గ్రాములు
వెండి	22 గ్రాముల 100 మిల్లీ గ్రాములు

- భువనేశ్వర్/పూరీ



ఎంపీ కారు ఢీకొని వ్యక్తి మృతి

సుందర్‌గడ్ లోక్‌సభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు జుయెల్ ఓరాం ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.

- 8లో



రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ రఘుబర దాస్ ఎట్ హోమ్ విందు ఏర్పాటు చేశారు.

- 8లో

న్యూస్‌రీల్

నీలమణి సామల్ కన్నుమూశారు


నీలమణి సామల్

భువనేశ్వర్: శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడు నీలమణి సామల్(102) శనివారం కనుమూశారు. కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సామల్‌కు కొన్ని రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఈ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉన్నత చికిత్స కోసం 4 మంది సభ్యులతో కూడిన వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందించింది. నీలమణి సామల్ అఖిల ఒడిశా స్వాతంత్ర్య సమర యోధుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో 3 ఏళ్లపాటు కారాగార జీవితం గడిపారు. జాజ్‌పూర్ జిల్లా బొడాచాణా మండలం బలిచంద్రపూర్ గ్రామానికి చెందిన సామల్ బొడాచొణా గాంధీగా ప్రసిద్ధి చెందాడు. సామల్ 2 సార్లు రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ఆయనను సత్కరించారు.

రాష్ట్రంలో 29న మల్లికార్జున ఖర్గే పర్యటన


మాట్లాడుతున్న శరత్ పట్నాయక్

భువనేశ్వర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈనెల 29న రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. స్థానిక కాంగ్రెస్ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు విచ్చేయడంపై కాంగ్రెసు కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనెల 29న స్థానిక దిగువ పీఎంజీ స్క్వేర్‌లో పార్టీ నిర్వహిస్తున్న ఒడిశా బచావో సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ఖర్గే పర్యటన కార్యకర్తలకు ఊపునిస్తుందని ఆయన అన్నారు. ఐఎన్‌డీఐఏ కూటమితో జతకట్టిన 17 పార్టీల నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు చర్చలు జరుపుతారని వెల్లడించారు.

బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిల నియామకం



విజయ్‌పాల్ సింగ్ తోమర్ లతా ఉసెండి

భువనేశ్వర్: రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇద్దరు సీనియర్ నేతలను ఒడిశా ఎన్నికల ఇన్‌చార్జిలుగా శనివారం నియమించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు విజయ్‌పాల్ సింగ్ తోమర్‌ను ఒడిశా ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే లతా ఉసెండిని రాష్ట్ర ఎన్నికలకు కో–ఇన్‌చార్జిగా ప్రకటించారు. అలాగే ఒడిశాకు చెందిన సీనియర్ నాయకుడు మరియు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు.

గయా యాత్రకు వయో వృద్ధులు


జెండా ఊపి బస్సులు ప్రారంభిస్తున్న దృశ్యం

మల్కన్‌గిరి: జిల్లా నుంచి 79 మంది వృద్ధులు గయా, కాశీ యాత్రకు ప్రభుత్వం తరుపున తీర్థ యోజన పథకం కింద శనివారం ప్రయాణమయ్యారు. వారి కోసం ఏర్పాటు చేసిన బస్సులను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో రాయగడ వరకు వెళ్లి అక్కడ నుంచి వీరితో పాటు ముగ్గురు జిల్లా పర్యాటక సిబ్బంది కలిసి యాత్రకు వెళ్లనున్నారు. మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్, నూవపోడ, కలహండి నుంచి వృద్ధులు వెళ్తున్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రమిల మాఝి తదితరులు పాల్గొన్నారు.


వేదికపై కలెక్టర్ దివ్యజ్యోతి పరిదా, ఎస్పీ సార్వణ్ వివేక్


సంబరాలకు హాజరైన సందర్శకులు

ఆనంద సాగరం

- కొనసాగుతున్న సాగర సంబరాలు

గత రెండు రోజులుగా గోపాల్‌పూర్ తీరంలో జరుగుతున్న సాగర సంబరాలు సందర్శకులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలు సాగర కెరటాలతో పోటీపడుతూ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్య అతిథులుగా కలెక్టర్ దివ్యజ్యోతి పరిదా, బరంపురం ఎస్పీ సార్వణ్ వివేక్ పాల్గొని ప్రారంభ జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాం జిల్లా కళలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. కళలను పరిరక్షించేందుకే ఈ వేడుకలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఓలివుడ్ గాయకుల సంగీతం, కటక్, భువనేశ్వర్‌కి చెందిన వివిధ కళాకారుల భరత నాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, రాక్ డాన్స్‌లు ఎంతగానో అకట్టుకున్నాయి. స్టార్ నైట్ కార్యక్రమంలో ముంబాయికి చెందిన సోనా మహాపాత్రో, ఇతర బాలీవుడ్ కళాకారులు మెగా షో యువకులను ఉత్తేజపరిచింది. సాగర సంబరాల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.

- బరంపురం


గోపాల్‌పూర్ సాగర తీరం






ఆకట్టుకుంటున్న సాంస్కృతిక నృత్యాలు

ఘోర రోడ్డు ప్రమాదం


బస్సు, వ్యాన్ ఢీకొన్న భీతావాహ దృశ్యం

- ఎదురెదురుగా వస్తున్న బస్సు, వ్యాన్ ఢీ
- దుర్ఘటనలో ముగ్గురు మృతి

బరంపురం: గంజాం జిల్లా అస్కా దగ్గర నౌలగుంట జంక్షన్ రహదారిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అస్కా పోలీసులు, అగ్నిమాపక బృందం సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ప్రయాణికులను రక్షించి అంబులెన్స్ సాయంతో అస్కా బ్లాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐఐసీ అధికారి తపన్ కుమార్ నాయక్ తెలిపిన సమాచారం మేరకు.. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అగ్నిమాపక బృందం సభ్యులు వెలికితీశారు. ఘటనపై అస్కా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.


వ్యాన్‌లో చిక్కుకున్న మృతదేహాలు


దుర్ఘటనలో నుజ్జునుజ్జు అయిన వ్యాన్

విషాదకరం


కరుణ మృతదేహం తరలిస్తున్న దృశ్యం

కొరాపుట్: ప్రైవేటు అంబులెన్స్‌కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని సుమారు 20 కి.మీ మోసుకెళ్లిన విషాదకర ఘటన కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూర్ణగుడ పంచాయతీ కుమిలి గ్రామంలోని పుట్టింట్లో వివాహిత కరుణ అమ్మొత్యో (30) అనారోగ్యంతో మృతి చెందింది. అయితే గిరిజన సాంప్రదాయం ప్రకారం కరుణ అంత్యక్రియలు అత్తగారి ఊరు నబరంగ్‌పూర్ జిల్లాలోని నందాహండి సమితి జగన్నాథ్‌పూర్ పంచాయతీ పుప్పుగాంలోని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్స్ లభించలేదు. కాగా ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించడానికి ఆర్థిక పరిస్థితి సైతం సహకరించలేదు. దీంతో కుమిలి గ్రామంలోని యువకులు మంచాన్ని డోలీలా తయారు చేసి, అత్తారింటికి సుమారు 20 కి.మీ మోసుకెళ్లారు. దీంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మూడు నెలల క్రితం కరుణ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో నాణ్యమైన చికిత్స కోసం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి పుట్టింటికి తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కరుణకు భర్త అభి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ముమ్మరంగా ఎక్సైజ్ దాడులు

బరంపురం: గంజాం జిల్లాలోని అస్కా పోలీసుస్టేషన్ పరిధి చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. ఐఐసీ అధికారి ప్రశాంత్ కుమార్ సాహు తెలిపిన వివరాల మేరకు.. పాకలపల్లి, ఈరగుల్లా గ్రామాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా బట్టీలపై అధికారులు దాడులు చేశారు. దీనిలో భాగంగా 2 వేల లీటర్ల బెల్లం ఊటలు నష్టపరిచారు. అలాగే 280 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని, 13 మంది నిందితులను అరెస్టు చేశారు.


వంటసార తయారీ కేంద్రంపై దాడులు చేస్తున్న పోలీసులు


అరెస్టైనవారిని చూపిస్తున్న పోలీసులు

ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం


తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఇసుక ట్రాక్టర్లు

రాయగడ: స్థానిక నాగావళి, జంఝావతి నదీ తీర ప్రాంతాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి ఆదేశాల మేరకు అదనపు తహసీల్దార్ పరశురాం భొత్ర శనివారం పట్టణానికి సమీపంలోని జగన్నాథపూర్, బెహరాగుడ, కొమట్లపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ క్రమంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీంతో ట్రాక్టర్ యజమానులు తహసీల్దార్ కార్యాయానికి చేరుకుని తహసీల్దార్ స్వయితో సంప్రదించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నందుకు పట్టుబడిన ప్రతీ ట్రాక్టర్‌కు రూ.20 వేల జరిమానా చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వేదన తీరేదెన్నడో..!




నబరంగ్‌పూర్ జిల్లా సింధిగా నుంచి కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి డెంగ పొదర్‌ల మధ్య వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య ఇంద్రావతి నది ప్రయాణిస్తోంది. దీంతో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లడానికి సమారు 20 కి.మీ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే ఇక్కడ 150 మీటర్ల వంతెన నిర్మిస్తే ప్రయాణ కష్టాలు తప్పుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నదిని దాటేందుకు కమలోచన్ గొట్టవి, భగవాన్ ముదలి అనే ఇద్దరు వ్యక్తులు ప్రతి ఏడాది రూ.60 వేలు ఖర్చుచేసి వెదురు కర్రలతో వంతెన నిర్మిస్తున్నారు. దీనిపై ప్రయాణం చేయడానికి ప్రతి వాహనానికి రూ.10 అద్దె తీసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది భగవాన్ ముదలి మృతి చెందడంతో, వచ్చే ఏడాది కర్ర వంతెన నిర్మాణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పక్కా వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

- మల్కన్‌గిరి

క్లుప్తంగా

నిత్యావసర సరుకులు వితరణ



ఆశ్రమానికి అందజేసిన సరుకులు

భువనేశ్వర్: ఉద్యోగరీత్యా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రైల్వే లోకో పైలట్ల (డ్రైవర్లు) సమూహం తెలుగు సౌరభం స్థానిక సంఘ సేవల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. దీనిలో భాగంగా ఖుర్దా జిల్లా జట్నీ మండలం బెణాపంజరి పంచాయతీ రాణీపూర్‌లో నిర్వహిస్తున్న అమ్మ – నాన్న సేవాశ్రమానికి బియ్యం, గోధుమ పిండి ఇతరేతర ఆహార పదార్థాలతో పాటు నగదును విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

పాన్ షాపులో చోరీ



తొలగించిన షాపు రేకును చూపిస్తున్న షాపు యజమాని

సారవకోట: మండల కేంద్రంలోని బజారు వీధిలో శుక్రవారం రాత్రి పాన్ షాపులో చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన నాగరాజు, వెంకట రాజులకు చెందిన పాన్ షాపు వెనుక భాగంలో ఉన్న రేకు తొలగించి కొంత మంది షాపులోకి చొరబడి షాపులో ఉన్న కొంత నగదు, వస్తువులు తీసుకెళ్లినట్లు షాపు యజమానులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. సమీపంలో ఉన్న మెడికల్ షాపు బయట ఉన్న సీసీ కెమెరాను కూడా పగలగొట్టారు.

కార్డు మార్చి రూ.1.30లక్షలకు టోకరా

మందస: బోరు మెకానిక్‌గా పని చేస్తున్న యాదవరావు ఏటీఎంలో మోసపోయి రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నారు. సోంపేట మండలంలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన బూరగాన యాదవరావు మందసలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో బోర్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఆయన వద్ద గల ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కార్డు నుంచి నగదు విత్‌డ్రా చేయడానికి హరిపురంలోని ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. ఆపరేటింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి యాదవరావుతో మాట్లాడుతూ కార్డును మార్చి కాజేశాడు. అనంతరం నగదు విత్‌డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో యాదవరావు అవాక్కయ్యారు. బ్యాంకు సిబ్బంది సాయంతో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే.. తన కార్డు తీసుకున్న వ్యక్తి తారుమారు చేసి, వేరే కార్డు ఇచ్చినట్టు గుర్తించారు. సంఘటనపై బాధితుడు మందస పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

మేడపై నుంచి జారిపడి బాలుడు మృతి

కోటబొమ్మాళి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామం ఇందిరమ్మ కాలనీకి చెందిన నీలాపు రామకృష్ణ కుమారుడు లీలామోహన్(15) ఈనెల 24 వ తేదీన తమ ఇంటి మేడపై ఆడుతూ ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆస్పత్రికి, అనంతరం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం రాత్రి లీలామోహన్ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ మహ్మద్ అలీ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు ..

ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పరిధి బైపాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫరీదుపేటకు చెందిన అంపోలు చిట్టిబాబు(65) మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా, శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో చిట్టిబాబు సంఘటన స్థలంలో మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మహిళల రక్షణ కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ

శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళల రక్షణ కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పనిచేస్తుందని, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో శనివారం జెండర్ సెన్సిటైజేషన్, పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పని చేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆమదాలవలస, పాలకొండ, సోంపేట, పాతపట్నం, నరసన్నపేట,టెక్కలి, పలాస, రాజాం,కొత్తూరు, పొందూరు, కోర్టుల న్యాయమూర్తులు, కోర్టుల సిబ్బంది వర్చువల్‌గా పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కరరా వు, మహేంద్ర ఫణి కుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ అనురాధ, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్.సన్యాసినాయుడు, మెజిస్ట్రేట్‌లు భరణి, కందికట్ల రాణి, శారదాంబ ఇంటర్నెట్ కంప్లైంట్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడాపోటీలు



గెలిపొందిన మహిళలు



విజేతలుగా నిలిచిన పురుషులు

రాయగడ: స్థానిక ప్రసాద్ టెక్నో స్కూల్ పదో వార్షికోత్సవం పురస్కరించుకొని తేజస్వీ మైదానంలో విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ క్రీడాపోటీలు శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా మహిళల మ్యూజికల్ చైర్ పోటీల్లో రస్మిత పాణిగ్రహి, ఉషా శర్మలు ప్రథమ బహుమతులను గెలుచుకోగా, రూపాలి రాయ్ ద్వితీయ బహుమతిని, సంతోషి నాయుడు తృతీయ బహుమతి గెలిపొందారు. అదే విధంగా పురుషుల షార్ట్‌పుట్ పోటీల్లో శ్రీనివాస్ బాబు ప్రథమ బహుమతి, ఆర్ఎస్ మహాపాత్రో ద్వితీయ బహుమతి, ఎ.పెంటయ్య తృతీయ బహుమతి సాధించారు. స్కూల్ యాజమాన్యం మొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీన జరగనున్న వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామని ఎండీ జీవీ ప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్‌లు తెలియజేశారు.

ఉన్నత విద్యాభ్యాసానికి చేయూత



ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులు

భువనేశ్వర్: జాజ్‌పూర్ జిల్లా దానొగద్ది మండలం పరిధి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాగర్ సిమెంట్స్ సంస్థ మేధా భృతి ప్రశంసాపత్రాలను అందజేసింది. జాజ్‌పూర్ రోడ్ కళింగ నగర్ పారిశ్రామిక వాడ సాగర్ సిమెంట్స్ సంస్థ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 51 మంది విద్యార్థులకు మేధా భృతి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత జి.వి.ప్రసాద్ మాట్లాడుతూ సమ్మిడి వీరా రెడ్డి స్మారక సంస్థ మేధావంతులైన విద్యార్థులకు చేయూతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జాజ్‌పూర్ జిల్లా దానొగద్ది మండలం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి (మెట్రిక్) ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందించినట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సంస్థ వర్గీయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూరీకి భక్తుల కానుకలు తరలింపు



జెండా ఊపి లారీని ప్రారంభిస్తున్న దృశ్యం

రాయగడ: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరిలో జగన్నాథ స్వామి మందిరం ప్రాకార ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అంతటా ప్రేత్యక రథం భక్తుల నుంచి కానుకలు సేకరించింది. దీంతో భక్తుల కానుకలను జిల్లా అధికారులు ప్రత్యేక లారీలో శనివారం పూరీకి తరలించారు. రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరక, రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులిలు జెండా ఊపి లారీని ప్రారంభించారు. మొత్తం 232 క్వింటాళ్ల బియ్యం, 56 కిలోల పాక చెక్క, 350 కొబ్బరికాయలు, అదేవిధంగా రూ.4,13,835 నగదును అధికారులు పూరీ మందిరానికి పంపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఏడీఎం భాస్కరరైతా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహరో, ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ అనసూయ మాఝి తదితరులు పాల్గొన్నారు.

ట్రయిల్ రన్ నేడు

పర్లాకిమిడి: గుణుపురం, పర్లాకిమిడి మధ్య ట్రాక్‌పై ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గంటకు 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ పెంచనున్నట్టు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నుండి 12 గంటల వరకూ ఈ స్పీడ్ టెస్టును నిర్వహిస్తారు. గత కొద్ది నెలలుగా గుణుపురం-పర్లాకిమిడి మధ్య ట్రాక్ పనులు వేగంగా సాగుతున్నాయి. ట్రాక్‌పై పశువులు రాకుండా చూడాలని, రైల్వే గేట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు ఆదేశించారు.

ఎంపీ కారు ఢీకొని వ్యక్తి మృతి



ఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన ఎంపీ కారు



బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

భువనేశ్వర్: సుందర్‌గడ్ లోక్‌సభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు జుయెల్ ఓరాం ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ విచారకర సంఘటన ఢెంకనాల్ జిల్లా కామాఖ్యనగర్ రెకుల ఛక్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మృతుడు కమగరపట్నానికి చెందిన సర్వేశ్వర్ చౌదరి (50)గా గుర్తించారు. సదరు ఎంపీ కారులో భువనేశ్వర్ నుంచి రౌర్కెలా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు ఢీకొనడంతో సర్వేశ్వర్ చౌదరి మోటార్ సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఎంపీ జుయెల్ ఓరాం బాధితుడిని పైలట్ వాహనంలో కామాఖ్యనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన దురదృష్టకరమని జుయెల్ ఓరాం విచారం వ్యక్తం చేశారు. దూసుకుపోతున్న కారుకు అడ్డంగా అకస్మాత్తుగా మోటార్ సైకిల్ రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసు బృందం ఘటనా స్థలం చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.



● పోస్టల్ కవర్ ఆవిష్కరణ

తపాలా విభాగం రూపొందించిన ప్రత్యేక కవర్ (ఫిలాటెలిక్ అనుబంధం)ని రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ విడుదల చేశారు. స్థానిక రాజ్ భవన్‌లో నిరాడంబరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కవర్‌ని ఆవిష్కరించారు. - భువనేశ్వర్

రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్



భువనేశ్వర్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ రఘుబర దాస్ ఎట్ హోమ్ విందు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన ఈ విందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, సీనియర్ అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఎట్ హోమ్ విందులో సీఎం, గవర్నర్ అభివాదం



స్వాతంత్ర్య సమరయోధులతో గవర్నర్ రఘుబర దాస్

క్రీడా పరికరాలు పంపిణీ



క్రీడా పరికరాలు అందజేస్తున్న కంపెనీ సిబ్బంది



దుస్తులు, రగ్గులతో గ్రామస్తులు

రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మైత్రీ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీ ఆధ్వర్యంలో సుంగేరు, సింధూర ఘాటి పంచాయతీల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో పేదలకు దుస్తులు, క్రీడా పరికరాలను శనివారం పంపిణీ చేశారు. కంపెనీ సీఎస్ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది పాల్గొని వీటిని పంపిణీ చేశారు. రెండు పంచాయతీల్లో సుమారు 2,000 మందికి దుస్తులు అందజేశారు. కంపెనీ చైర్మన్ టి.శ్రీనివాస్ రావుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం

● కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్



సభలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్

శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. మగటపల్లి రమణమూర్తి చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహకారంతో రూ.25లక్షలతో నిర్మించిన శాంతాకల్యాణ్ అనురాగ నిలయం రక్షిత గృహం (బాలుర), సీవీ నాగజ్యోతి ఆనందనిలయం(పురుషుల వృద్ధాశ్రమం)లను శనివారం సాయంత్రం ఆర్ అండ్ బీ బంగ్లా వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే జిల్లావాసులతో పాటు సరిహద్దులోని ఒడిశా వాసులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర ఎకరాల స్థలం సేకరించినట్లు తెలిపారు. త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే ఆటిజం కోసం ప్రత్యేక చికిత్స కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రెండు సార్లు తాను అవార్డు అందుకోవడం రెడ్‌క్రాస్ బృందం సహకారం వల్లనే సాధ్యమైందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవా దృక్పథం చాలా బాగుందని అన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఇక్కడ వృద్ధాశ్రమం, బాల,బాలికల రక్షిత గృహం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెడ్‌క్రాస్ కార్యదర్శి బి.మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీవీఎస్ మూర్తి, డాక్టర్ పీఎల్ఎన్ రాజు, కనుగుల దుర్గా శ్రీనివాసరావు, ఎన్‌పీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ వరదరాజులు, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రసాదరావు, పి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

జీడికి మద్దతు ధర కల్పించాలి



వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘ నాయకులు

వజ్రపుకొత్తూరు రూరల్: జీడి పంటకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వంకల పాపయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా కన్వీనర్ జుత్తు వీరస్వామి కోరారు. మండలం గరుడబద్ర పంచాయతీ పరిధిలో గల మర్రిపాడులో శనివారం ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి మామిడి పంటపై వేలాది మంది ఉద్దాన రైతులు ఆధారపడి బతుకుతున్నారని, వారు కష్టపడి పండించిన పంటకు ధర లేకపోవడంతో దళారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోదీ ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. రైతులను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు సొర్ర రామారావు, మురిపింటి యరకయ్య, గూడ లక్ష్మమ్మ, పాపయ్య, కూర్మారావు తదితరులు ఉన్నారు.

బస్ నుంచి జారిపడి క్లీనర్ మృతి

కోటబొమ్మాళి: ప్రయాణిస్తున్న బస్సు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి క్లీనర్ ఉప్పాడ లక్ష్మణరావు మృతి చెందారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు ఒక ప్రైవేటు బస్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నారు. అదే బస్‌కు లక్ష్మణరావు అన్నయ్య ధనుంజయరావు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం కోటబొమ్మాళి నుంచి బయల్దేరిన బస్ ఇండియన్ బ్యాంకు సమీపంలోకి వచ్చేసరికి డోర్ దగ్గర నిల్చున్న క్లీనర్ లక్ష్మణరావు ప్రమాదవశాత్తు జారి పడిపోయి అమాంతం టైరు కిందకు వెళ్లిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య శాంత కుమారి, కుమార్తె పవిత్ర, కుమారుడు జగదీష్ ఉన్నారు. మృతదేహానికి కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

అల..హస్తినాపురిలో

- ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సత్తాచాటిన జిల్లా యువతులు
- గేదెల భాగ్యలక్ష్మి బైక్ విన్యాసాలు
- ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల విభాగంలో పాల్గొన్న బమ్మిడి రంజిని





తన బృందంతో నిర్వహిస్తున్న బైక్ సాహస విన్యాసాలు (ఇన్‌సెట్లో) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ భాగ్యలక్ష్మి

ఎచ్చెర్ల క్యాంపస్:

దేశ రాజధాని వేదికగా మన యువతుల ప్రతిభ వ్యక్తమైంది. న్యూ ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు వేర్వేరు విభాగాల్లో పాల్గొని సత్తా చాటారు. ఎచ్చెర్ల మండలం అజ్జరాంకు చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గేదెల భాగ్యలక్ష్మి బైక్‌తో విన్యాసాలు చేసి అబ్బురపరిచారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం జాతీయ సేవాపథకం వలంటీర్ బమ్మిడి రంజిని ఉత్తరాంధ్రలో ఎంపికైన ఒకే ఒక విద్యార్థినిగా గణతంత్ర వేడుకల్లో తన ప్రతిభ కనబరిచింది.

సాహస వనిత

అజ్జరాం గ్రామానికి చెందిన గేదెల భాగ్యలక్ష్మి డిగ్రీ వరకు చదువుకుంది. రెండేళ్ల కిందట సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. తండ్రి అప్పారావు ఆటో డ్రైవర్ కాగా, తల్లి ధనలక్ష్మి గృహిణి. కుమార్తెను నచ్చిన రంగంలో వారు ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈమె అస్సాంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. తోటి సీఆర్‌పీఎఫ్ బృందంతో కలిసి బైక్‌తో సాహస విన్యాసాలు చేసి ఆకట్టుకుంది. తనలోని ధైర్యం, బైక్ నడిపే నైపుణ్యం, ఫిట్‌నెస్ ఆధారంగా రిపబ్లిక్ పరేడ్‌కు అధికారులు ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నిరంతర సాధన వల్ల ఈ విన్యాసాలు చేయగలిగామని అన్నారు.

● ఉత్తరాంధ్రలో ఒకే ఒక్కరు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో జాతీయ సేవా పథకం విభాగంలో ఢిల్లీలోని రిపబ్లిక్ పరేడ్‌కు ఎంపికైన ఒకే ఒక వలంటీర్ బమ్మిడి రంజిని. ఈమెది నందిగాం మండలం ఆనందపురం కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కాలేజ్‌లో కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. రాష్ట్రస్థాయి ఎంపికల్లో ఈ విద్యార్థిని ఎంపిది. ఢిల్లీలో యువజన సర్వీసుల శాఖ జనవరి 1 నుంచి 25వ తేదీ వరకు ఇచ్చిన శిక్షణలో పాల్గొని, అనంతరం పరేడ్‌కు హాజరైంది. పరేడ్ అనంతరం నూతన పార్లమెంట్ సందర్శన, రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖులతో విందులో పాల్గొంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా ఈ విద్యార్థిని 2023 ఆగస్టు 1వ తేదీన పార్లమెంట్ సందర్శించింది. జాతీయ స్థాయి యోగా పోటీల్లో సైతం పాల్గొంది. వరుసగా రెండేళ్లలో రెండు సార్లు పార్లమెంట్‌ను సందర్శించే అవకాశం ఈ విద్యార్థినికి లభించింది. తాను పలు అంశాల్లో నిర్వహించిన ఎంపిక పరీక్షలు అధిగమించి ఎంపికయ్యానని ఆమె తెలిపింది. రాష్ట్రం తరపున వెళ్లిన 10 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లలో ఆమె కూడా ఒకరు. కొత్త పార్లమెంట్ భవనం సందర్శన మంచి అనుభూతిని ఇచ్చిందని ఆమె చెప్పారు.





రాష్ట్రం నుంచి ఎంపికైన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతో రంజిని (ఇన్‌సెట్లో) రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొన్న రంజిని

క్లుప్తంగా

బైక్ దగ్ధం



కాలిపోయిన బైక్

వేపాడ: మండలంలోని బక్కునాయుడుపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం దగ్ధమైంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన కోన గణేష్, నాయుడు పల్సర్ ద్విచక్ర వాహనంపై శుక్రవారం బల్లంకి వెల్లారు. బల్లంకిలో గ్రామదేవత తీర్థం సందర్భంగా ప్రదర్శించిన కార్యక్రమాన్ని చూసి రాత్రి 12 గంటల సమయంలో బక్కునాయుడుపేట చేరుకుని బైక్ ఇంటి వద్ద పెట్టారు. కొద్ది సేపటికి మంటలు వ్యాపించి బండి కాలిపోతుండటంతో స్థానికులు చూసి తమనును పిలిచారని వెంటనే వెళ్లి మంటలు అదుపు చేసినప్పటికి బండి పూర్తిగా కాలిపోయిందని వాపోయారు. వల్లంపూడి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వల్లంపూడి ఎస్ఐ రమేష్ నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్టు చెప్పారు.

చెరువులో పడి వ్యక్తి మృతి



అప్పలనాయుడు మృతదేహం

జామి: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. ఎం.కె.వలస గ్రామానికి చెందిన సారిక అప్పలనాయుడు (43) గ్రామ శివారులో ఉన్న చెరువులో పశువులను శుభ్రం చేసేందుకు శనివారం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అప్పలనాయుడును వెలికితీశారు. అప్పటికే మృతి చెందడంతో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఏఎస్ఐ నర్సింగరావు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మద్యం సీసాలతో ఒకరి అరెస్టు

బొబ్బిలి: మండలంలోని ఎం.బూర్జివలస గ్రామానికి చెందిన గొర్లె తిరుపతిరావు స్కూటీలో 21 మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమాచారం మేరకు హెచ్‌సీ సీహెచ్ స్వామి నాయుడు గ్రామ పొలిమేరల్లో పట్టుకొని అరెస్టు చేశారు. అతని నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని స్కూటీని సీజ్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత



పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లతో ఎస్ఐ జ్ఞాన ప్రసాద్, సిబ్బంది

రామభద్రపురం: మండలంలోని రొంపల్లి, ఎస్.సీతారాంపురం బస్ షెల్టర్ వద్ద శనివారం ఏ విధమైన అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు కాపలా కాయగా ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఏ విధమైన అనుమతులు లేకపోవడంతో ఇసుకతో ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేశారు.

మహిళల కబడ్డీ పోటీల విజేత పాగిరి



జిల్లా స్థాయి పోటీలకు వెళ్లనున్న పాగిరి మహిళల కబడ్డీ జట్టుతో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తదితరులు

రాజాం సిటీ: నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీల్లో మండలంలోని పాగిరి గ్రామ మహిళల కబడ్డీ జట్టు విజేతగా నిలిచిందని మున్సిపల్ కమిషనర్ ఎంపీ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక జీసీఎస్ఆర్ కళాశాల మైదానంలో కబడ్డీ, వాలీబాల్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సంతకవిటి మండలంలోని తలంపర జట్టుపై పాగిరి మహిళల కబడ్డీ జట్టు విజయ సాధించగా, రేగిడి జట్టుపై సంతకవిటి మహిళల వాలీబాల్ జట్టు గెలుపొందిందన్నారు. ఆయా జట్లు త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.

గర్భిణులకు అభయం

ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడే గర్భిణులు...గడిచిన కొన్నేళ్లుగా తమ ప్రసవానికి అక్కడికే వెళ్తున్నారు. ఇందుకు కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాడు – నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చేశారు. సకల సదుపాయాలు.. కావాల్సినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజారోగ్యానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. దీంతో సుఖ ప్రసవమన్నా... సాధారణ ప్రసవం కావాలన్నా.. ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని గర్భిణులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు భారీగా పెరిగాయి.

- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవానికి ఆసక్తి చూపుతున్న గర్భిణులు
- ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం
- ఏటా 15 వేలు నుంచి 19 వేల వరకు ప్రసవాలు
- పీహెచ్‌సీల్లో కూడా ప్రసవాలు



గజపతినగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు వివరాలు

సంవత్సరం	ప్రసవాల వివరాలు
2019-20	19,688
2020-21	18,713
2021-22	17,880
2022-23	9,206
2023-24	7,088

విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఆస్పత్రులు సుఖ ప్రసవాలకు నిలయంగా మారాయి. గత టీడీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు సకాలంలో నిర్వహించరనే అపవాదు ఉండేది. అటువంటి అపవాదును ప్రస్తుత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చెరిపి వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకోవడం సురక్షితం అనే భావనను మహిళల్లో కల్పించింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించుకోవడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సిజేరియన్లకు కాకుండా సాధారణ ప్రసవాలకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రులు వైపు గర్భిణులు మొగ్గు చూపేటట్టు చేస్తుంది. దీనికి తోడు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసవం జరిపిస్తున్నారు. ఆరోగ్య ఆసరా కింద వీరికి రూ.5 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరుతాయనే భావన ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. పీహెచ్‌సీల్లో సైతం ప్రసవాలు జరుగుతున్నాయంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో అర్థం అవుతుంది.

జిల్లాలో ప్రసవాలు నిర్వహించే ప్రభుత్వ ఆస్పత్రులు

ప్రసవాలు నిర్వహించే ప్రభుత్వ ఆస్పత్రులు జిల్లాలో 57 ఉన్నాయి. వాటిలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 5 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)లు, మూడు ప్రాంతీయ ఆస్పత్రులు (ఏరియా ఆస్పత్రులు) ఘోషాస్పత్రి ఒకటి ఉన్నాయి.

నాలుగున్నరేళ్లలో 1,27,481 ప్రసవాలు:

నాలుగున్నరేళ్లలో జిల్లాలో 1,27,481 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 72,575 ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 54,900 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవం జరిపించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రసవం సాధ్యం కాని పక్షంలో మాత్రమే సిజేరియన్ చేస్తున్నారు. కాని ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాసుల కోసం సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారు.

అధిక ప్రసవాలు



ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికంగా ప్రసవాలు నిర్వహిస్తున్నారు. ప్రసవాలు నిర్వహించడానికి అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది. సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో గర్భిణులు ప్రసవాలు జరిపించుకోవడానికి ముందుకు వస్తున్నారు.

– డాక్టర్ ఎస్.భాస్కరరావు , డీఎంహెచ్ఓ

నాడు–నేడుతో మారిన ఆస్పత్రుల రూపురేఖలు

నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల రూపురేఖలు ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అన్ని ఆస్పత్రుల్లో ప్రసవాలు నిర్వహించడానికి అవసరమైన కాన్పు గదులు, థియేటర్లను ఆధునీకరించారు. అవసరమైన పరికరాలు సమకూర్చారు. జిల్లాలో అతిపెద్ద మాతా, శిశు ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రిలో అత్యవసర సమయంలో గర్భిణులకు, బాలింతలకు చికిత్స అందించేందుకు హైబ్రిడ్ ఐసీయూను ఏర్పాటు చేశారు. దీంతో రిఫరల్స్ చాలా వరకు తగ్గాయి. ఎస్ఎన్‌సీయూ (నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం)లో సెంటర్‌లైజ్‌డ్ వెంటిలేటర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వార్మర్స్, ఫొటోథెరపి ఆధునాతన పరికరాలు ఉన్నాయి.

అటల్ మారథాన్ పోటీలను విజయవంతం చేయాలి

- డిప్యూటీ ఈఓ వాసుదేవరావు



మాట్లాడుతున్న డిప్యూటీ ఈఓ వాసుదేవరావు

విజయనగరం అర్బన్: జాతీయ స్థాయిలో జరిగే అటల్ మారథాన్ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ ఈఓ కె.వాసుదేవరావు కోరారు. జిల్లా సైన్స్ అధికారి ఎం.కృష్ణారావు అధ్యక్షతన కొత్తపేటలోని స్థానిక పల్లవి విద్యామందిర్‌లో అటల్ మారథాన్ పోటీలపై జిల్లాలోని ఏటీఎల్ ల్యాబ్‌ల ప్రధానోపాధ్యాయులు, ల్యాబ్ ఇన్‌చార్జి ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యార్థులలో సమస్య – పరిష్కార ఆలోచనలు విద్యార్థులలో పెంచేందుకు అటల్ మారథాన్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. సైన్స్ ఉపాధ్యాయులు అందరూ ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టుల చొప్పున ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పుణే నుంచి విజ్ఞాన్ ఆశ్రం ప్రతినిధి వెంకటేష్ ఆన్‌లైన్‌లో దీనిపై అవగాహన కల్పించారు. జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చే ఈ పోటీలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఏటీఎల్ ల్యాబ్‌ల ప్రధానోపాధ్యాయులు, ల్యాబ్ ఇన్‌చార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ఏటీఎల్ ల్యాబ్‌ల ప్రధానోపాధ్యాయులు, ల్యాబ్ ఇన్‌చార్జ్ టీచర్స్

రామతీర్థంలో ప్రత్యేక పూజలు



యాగశాలలో హోమం జరిపిస్తున్న అర్చకులు

నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తర్వాత యాగశాలలో విశేష హోమాలు చేపట్టారు. అనంతరం స్వామి వెండి మంటపం వద్ద నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు రామతీర్థంలో కళారాధన నిర్వహించారు. భక్తి గీతాలకు మహిళలు కోలాటమాడి అలరించారు.



ఆలయ ప్రాంగణంలో కోలాటమాడుతున్న మహిళలు

చెరువులో పడి యువకుడి మృతి



ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన యువకుడు సతీష్

లక్కవరపుకోట:

మండలంలోని చందులూరు గ్రామ శివారులో ఉన్న చెరువులో పడి విశాఖపట్నం జిల్లా ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఆటో చోదకుడు గొలగాని సతీష్(22) శనివారం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపిన వివరాలు..

ఆరిలోవ ప్రాంతానికి చెందిన కొంత మంది క్రైస్తవ మత ప్రచారకులను ఆటోలో తీసుకొని చందులూరు గ్రామానికి మృతుడు సతీష్ తన ఆటోలో శనివారం తీసుకొచ్చాడు. మత ప్రచారకులు గ్రామంలో పర్యటించగా సతీష్ ఆటోలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటి తరువాత ఆటోను అక్కడ వదిలి బహిర్భూమికై సమీపంలో గల చెరువు వద్దకు వెళ్లాడు. అందులో ప్రమాదవశాత్తు జారి పడి సతీష్ మృతి చెందాడు. కాగా మత ప్రచారకులు తిరుగు ప్రయాణం నిమిత్తం సతీష్‌ను వెదికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మృతుడు సెల్‌ఫోన్‌కు ప్రచారకులు ఫోన్ చేయగా చెరువు సమీపంలో ఒక మహిళకు దొరకడంతో ఆమె సెల్‌లో మాట్లాడి, సెల్ తనకు దొరికిందని సమాధానం చెప్పింది. దీంతో ఆ ప్రాంతంలో మత ప్రచారకులు గాలించగా సతీష్ చెరువులో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ గోపాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామ నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు తత్కాల్ ఫీజు గడువు పెంపు

- ఆర్ఐఓ ఆదినారాయణ

విజయనగరం అర్బన్:

వివిధ కారణాలతో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లించలేని విద్యార్థులకు తత్కాల్ ఫీజు గడువు ఈ నెల 29వ తేదీ వరకు పెంచినట్టు ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి మజ్జి ఆదినారాయణ తెలిపారు. అదనంగా తత్కాల్ ఫీజు రూ.3 వేల ఆలస్యరుసుంతో ఆన్‌లైన్‌లో నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలుగు సాహిత్యంలో రారవే వెలుగులు

- నేడు రాజాంరచయితల వేదిక వార్షికోత్సవం
- సాహిత్యకారులతో చర్చాగోష్టికి ఏర్పాట్లు
- 2015లో ఏర్పడిన రారవే

రాజాం రచయితల వేదిక
స్థాపితం 25.01.2015



రారవే రచించిన పుస్తకాలు

రాజాం: సాహిత్యం, సమాజం రెండు కళ్లు అనే మూలసూత్రంతో జనవరి 25, 2015లో రాజాం రచయితల వేదిక (రారవే) ఆవిర్భవించింది. రాజాంకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం గార రంగనాథం , మరికొందరు కవులతో కలిసి ఏర్పాటుచేసిన రారవే తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రతినెలా చివరి ఆదివారం ఒక సాహిత్య సమావేశం చొప్పున అనతి కాలంలోనే 107 సమావేశాలు పూర్తిచేసుకుని ఆదివారం (28వ తేదీ) 108వ సమావేశానికి సిద్ధమైంది. రాజాం పట్టణంలోని జేజే ఇనోటెల్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ, రారవే సంయుక్తంగా అబ్బూరి వరద రాజేశ్వరరావు పేరుతో సాహిత్య సదస్సు నిర్వహిస్తుంది. ఈ సమావేశాన్ని రాష్ట్ర నలుమూలలుకు చెందిన సాహితీవేత్తలతో పాటు అకాడమీ తెలుగు కన్వీనర్ సి.మృణాళిని, తెలుగు సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు.

ఉన్నతంగా రాణిస్తున్న రారవే కవులు

రారవే సభ్యులు తమ రచనలతో పేరుసంపాదిస్తున్నారు. రారవే నిర్వాహకుడు గార రంగనాథం వ్యాసాలు, కవితలు రాస్తుండగా, పిల్లా తిరుపతిరావు వ్యాసాలు, డాక్టర్ ఆల్తి మోహనరావు, పాదిలాపు శ్రీనివాసరావు వ్యాసకర్తలు, కథకులుగా రాణిస్తునఆనరు. కుదమ తిరుమలరావు, ఉరిటి గున్నేశ్వరరావు, పోలాకి ఈశ్వరరావు, కవితలు రాస్తూ మెప్పు పొందుతున్నారు. పద్య రచనలో గురుగుబెల్లి జగన్నాథరావు, ఒమ్మి రమణమూర్తి, కవితా రచనలో గార రంగనాథం, కుదమ తిరుమలరావు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. రారవే వరుసగా మూడేళ్లపాటు గెడ్డాపు అప్పలస్వామి నందనందనం, వెంకటరావు పరిమళభావ తరంగాలు, గార రంగనాథం తరంగధ్వానాలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

గిరిజన వర్సిటీ స్కిల్‌హబ్‌లో ఉపాధి కోర్సులు

విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజయన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్‌లో నిర్వహించే వివిధ ఉపాధి కోర్సులకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ ఎన్.గోవిందరావు తెలిపారు. వర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సంయుక్తంగా యువతకు రెండు నుంచి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. 45 సంవత్సరాలలోపు వయసున్న 8వ తరగతి విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు ఇంటర్/డిగ్రీ విద్యార్హత, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సుకు 8వ తరగతి/ఐటీఐ ఫిట్టర్ విద్యార్హత, ఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ కోర్సులు 10వ తరగతి/ఐటీఐ విద్యార్హత ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 96525 15251, 70753 42406, 93982 86654 నంబర్లను సంప్రదించాలని కోరారు.

31న రీజనల్ జాబ్ మేళా

పార్వతీపురం టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ చదువుకున్న యువతకు రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ నెల 31వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సత్య ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ – మేనేజ్‌మెంట్ కాలేజి, విజయనగరంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మేళాకు ఐటీ, ఫార్మా, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, రిటైల్, ఆటోమొబైల్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, టెక్స్‌టైల్స్, కాస్మోటిక్స్, సర్వీస్, హాస్పిటాలిటీ తదితర రంగాల కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. 82 కంపెనీలలో 5849 ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ వివరాలను స్కిల్ యూనివర్స్.ఏపీఎస్ఎస్‌డీసీ.ఇన్ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రిఫరెన్స్ నంబరుతో పాటు రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 63051 10947, 63012 75511 నంబర్లను సంప్రదించాలన్నారు.

ఐక్య కలయికకు సర్వం సిద్ధం

- ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ నజీర్



ఐక్య కలయిక సభా వివరాలు వెల్లడిస్తున్న ఏపీ మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ నజీర్

విజయనగరం టౌన్: క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీల ఐక్య కలయిక కార్యక్రమాన్ని ఈ నెల 29న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు తమ సంఘాలతో వేలాది మందిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛా హక్కులను పరిరక్షించడం కోసం, లౌకిక రాజ్యాన్ని కాపాడటం, మైనార్టీల ఐక్యతను నిరూపించేందుకే సభను ఏర్పాటు చేశామన్నారు. అందరి సమష్టి కృషితోనే తమ హక్కులను పరిరక్షించుకోగలుగుతామన్నారు. భారీ ఎత్తున నిర్వహించే ఐక్య కలయిక కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్లు డాక్టర్ డి.సుధాకర్, సోనియా మడికి తదితరులు పాల్గొంటారన్నారు. ఆయన వెంట రెవరెండ్ ఎస్.మధు, డాక్టర్ పి.ప్రేమానందం, డాక్టర్ ఉదయ్ చంద్ర, బిషప్ ఎం.పాల్సన్, ఎలీషా, భాషా, వాజీ, మస్తాన్, గోక రమేష్ బాబు ఉన్నారు.

పెండింగ్ ఈ చలానాలను చెల్లించాలి

విజయనగరం క్రైమ్: వాహన చోదకులు పెండింగ్‌లో ఉన్న అపరాధ రుసుంలను చెల్లించాలని ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు తెలిపారు. స్థానిక కోట జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మూడు, నాలుగు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ చలానాలను కట్టని వారిని గుర్తించి, చలానాలను త్వరితగతిన కట్టాలని సూచించారు. వాహన చోదకులు తమ వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచాలన్నారు. అపరాధ రుసుం విధించిన ఈ చలానాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కట్టాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘డీఆర్ఎం కప్’లో విజయనగరం సత్తా



విజేతలతో ఆఫీసర్స్ క్లబ్ టెన్నిస్ క్రీడాకారులు

విజయనగరం: విశాఖపట్నం వాల్తేరు రైల్వేస్టేషన్ స్టేడియంలో నిర్వహించిన డీఆర్ఎం కప్ అల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 45 ప్లస్ డబుల్స్ విభాగంలో విజయనగరానికి చెందిన సుదర్శన్ రాజు, ఎం.వి.ఎల్.ఎస్.రాజు విజేతలుగా నిలిచారు. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో ఈ పోటీలు జరిగాయి. 45 ప్లస్ డబుల్స్ విభాగంలో విజేతలు సుదర్శన్, ఎం.వి.ఎల్.ఎస్ రాజులను ఆఫీసర్స్ క్లబ్ టెన్నిస్ క్రీడాకారులు సత్కరించారు. కార్యక్రమంలో ఇండియా మాజీ కోచ్ సన్నిబాబు, జాతీయ క్రీడాకారులు సన్యాసిరావు, శంకరరావు, ఇతర సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. క్లబ్ కార్యదర్శి విజేతలను అభినందించారు.